
సాక్షి
తిరుపతి

శుక్రవారం । 13 । సెప్టెంబర్ । 2024



మృత్యు శకటం

భాకరాపేట ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కారు కింది భాగంలో చిక్కుకుని చనిపోయారు. - 8లో



మమ్మల్ని రోడ్డున పడేస్తారా..!

మేనకూర్ సెజ్‌లోని లాయల్ ఫ్యాక్టరీ నోటీసులు ఇవ్వకుండా లుక్ అవుట్ ప్రకటించడంపై కార్మికులు ధర్నా చేశారు. - 8లో



ముందే చెప్పాడు.. చంపాడు

తల్లిని వదిలేశాడన్న కోపంతో ఓ కొడుకు చెప్పి మరీ తన తండ్రిని హతమార్చిన ఘటన సైదాపురంలో వెలుగు చూసింది. - 8లో

న్యూస్‌రీల్

రేపటి నుంచి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు



మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి అర్బన్: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అభివృద్ధి చేసుకోవడానికి శనివారం నుంచి జిల్లాలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శ్రమదానం పేరిట అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అన్ని విభాగాల అధికారులు సమష్టిగా పని చేయాలని చెప్పారు. అంతకుముందు ఆయన విజయవాడ నుంచి వర్చువల్ పద్ధతిలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో డీపీఓ సుశీలాదేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో కొండచిలువ



పది అడుగుల కొండచిలువతో భాస్కర్ నాయుడు

తిరుమల: తిరుమలలోని సేవాసదన్‌లో గురువారం కొండచిలువ హల్‌చల్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. సేవాసదన్‌లో కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. పది అడుగుల పొడవున్న కొండచిలువను అవ్వాచారి అటవీప్రాంతంలో వదిలేశారు.

పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిది

- ఎస్వీయూ వీసీ అప్పారావు



సెమినార్ హాల్‌ను ప్రారంభిస్తున్న వీసీ అప్పారావు, అధ్యాపకులు

తిరుపతి సిటీ : ఎస్వీయూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని వీసీ సీహెచ్ అప్పారావు కొనియాడారు. ఆయన గురువారం ఎస్వీయూ కెమిస్ట్రీ విభాగంలో నూతన సెమినార్ హాల్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కెమిస్ట్రీ విభాగానికి చెందిన 1974–76 బ్యాచ్ విద్యార్థి, విర్కోస్ పెట్రోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ నారాయణరెడ్డి సెమినార్ హాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. అలాగే కెమిస్ట్రీ విభాగానికి అవసరమైన రూ.30 లక్షల విలువైన పరికరాలు అందజేశారని పేర్కొన్నారు. ఎస్వీయూ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్న పూర్వవిద్యార్థులను వర్సిటీ మరువదని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, విభాగపు అధిపతి సురేష్‌రెడ్డి, ప్రొఫెసర్ పద్మావతమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పర్యాటకరంగ అభివృద్ధికి కృషి



మాట్లాడుతున్న కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి అర్బన్: ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన గురువారం అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు. యాత్రికులను ఆకర్షించేలా ప్రముఖ బీచ్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి రూపేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సెల్వం, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, తిరుపతి అదనపు కమిషనర్ చరణ్‌తేజారెడ్డి, డిప్యూటీ సీఈవో ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య విద్యకు చంద్ర గ్రహణం





ఆరోగ్యవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల

డాక్టర్ కావాలన్నా సగటు సామాన్య విద్యార్థుల కలలను రాష్ట్ర ప్రభుత్వం ఛిద్రం చేస్తోంది. ప్రతిభ కలిగి నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థులకు సైతం ఫ్రీ మెడికల్ సీట్లను లేకుండా చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహానికి తలపెట్టింది. గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కూటమి సర్కారు అడ్డుపడి ప్రైవేటు మోజులో తరిస్తోంది. సీఎం చంద్రబాబు తమ సామాజికవర్గానికి చెందిన వారికి, తమ అనుయాయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం నూతన మెడికల్ కళాశాలలు అన్ని హంగులతో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా ఈ ఏడాది సీట్ల భర్తీకి మొగ్గు చూపకపోవడంతో వైద్య. విద్య చదవాలనుకున్న విద్యార్థులకు అపార నష్టం వాటిల్లుతోంది.

- ప్రైవేట్‌పై మోజుతో వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
- ఈసారి వైద్య సీట్ల భర్తీకి చొరవ చూపని వైనం
- 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన గత ప్రభుత్వం
- గతేడాది జాతీయ వైద్య కమిషన్ సాయంతో 750 సీట్ల భర్తీ
- తాజాగా మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు బాబు కుట్ర
- అగమ్యగోచరంగా నీట్ విద్యార్థుల పరిస్థితి
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

తిరుపతి తుడా: వైద్య విద్య చదవాలనుకున్న ప్రతి పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా 17 కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నుంచి అనుమతులు సాధించింది. వెనువెంటనే కళాశాలల నిర్మాణం చేపట్టడంతో పాటు గత ఏడాది 5 కళాశాలల్లో 750 సీట్లను కూడా భర్తీ చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ ఐదు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయకపోవడంతో 700 సీట్లను రాష్ట్రం కోల్పోయింది. బాబు ప్రభుత్వం ఇంతటి పాపానికి ఒడిగట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. దీంతో ఈ ఏడాది దాదాపు 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది.

మదనపల్లెలో 70 శాతం పనులు పూర్తి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. మదనపల్లె మండలం ఆరోగ్యవరం సమీపంలో 95 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభించారు. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. మదనపల్లె మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే చిత్తూరు, తిరుపతి జిల్లా విద్యార్థులకు కూడా అందుబాటులో మరో ప్రభుత్వ వైద్యశాల అందుబాటులోకి వచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రయివేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగబెట్టింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు గండి

వైద్య విద్యను ప్రైవేటుకు అప్పగించడం వల్ల సీట్లు కోల్పవడమే కాకుండా వందలాది అధ్యాపక, బోధనేతర, టెక్నికల్ సిబ్బంది వంటి ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. కనీసం ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో 50మంది అధ్యాపకులు, 100మందికి పైగా బోధనేతర, ఇతర సిబ్బందికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు గండి పడనుంది. సుమారు 5 మెడికల్ కళాశాలలకు సంబంధించి సుమారు 3వేలకు పైగా ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందనే ఆలోచనతో బాబు సర్కార్ కుట్ర పన్నుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల పరిధిని ఫ్రీజోన్ చేసి రాయలసీమ ప్రాంత వాసులకు తీరని ద్రోహం చేసే కుట్రకు పాల్పడ్డారు. అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ కాలేజీని జోన్ పరిధికే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలానే నాడు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి 5 అగ్రికల్చరల్ కళాశాలలను మంజూరు చేసింది. వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ తమ పార్టీలోని ప్రజాప్రతినిధులకు కట్టబెట్టారు. ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యతో పాటు అగ్రికల్చర్ విద్యను సైతం ప్రైవేటు పరం చేసి ఎంతోమంది విద్యార్థుల పొట్టకొట్టిన చరిత్ర చంద్రబాబుదే. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా తమ అనుచరులకు వైద్య కళాశాలలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది.

విద్యార్థుల కడుపుకొడుతున్న సర్కార్

జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 5 వేల మందికిపై నీట్ రాస్తుంటారు. ఇందులో 1000 మందికి పైనే క్వాలిఫై అవుతుంటారు. జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు ఉంటే.. అందులో ప్రభుత్వ, ప్రైవేటు సీటు కింద 320 మందికి అవకాశం ఉంటుంది. ఈ సీట్లలో 50 శాతం వరకు ప్రభుత్వ కోటా కింద కేటాయిస్తారు. మరో 50 శాతం సీట్లు బీ, సీ కేటగిరీ కింద భర్తీ చేసుకుంటారు. ఇందులో ప్రభుత్వ కోటా కింద సీటు వస్తే.. ఏడాదికి రూ.30 వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బీ కేటగిరీ కింద ఏడాదికి రూ.12 లక్షలు, సీ కేటగిరీ కింద ఏడాదికి రూ.25 లక్షలు నుంచి రూ.30 లక్షలు వరకు ఫీజు ఉంటుంది. ఇక విదేశాలకు వెళితే ఫీజుతో పాటు ఇతరాత్ర ఫీజులు, ఖర్చులు కలిపి రూ.కోటికి పైగా ఖర్చువుతున్నట్లు వైద్య విద్యార్థులు, వైద్యులు చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఆ 17 కళాశాలల నిర్మాణం పూర్తయింటే జిల్లా నుంచి 200మందికి అవకాశం దక్కేది. టీడీపీ ప్రభుత్వ నిర్ణయంతో వైద్య విద్య మిథ్యగా మారుతోంది.

ప్రైవేటుగా బడాబాబుల వైపు మొగ్గు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం వైద్య విద్యావ్యవస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ వ్యవస్థలను పెంచి పోషించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. ప్రస్తుతం ఏకంగా 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టబెట్టే దిశగా బాబు సర్కార్ అడుగులు వేయడం కలకలం రేపుతోంది. బాబు నిర్ణయంతో మెరిట్, పేద విద్యార్థులు వైద్య విద్య మరింత దూరం కానుంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సాధిస్తే ఉచితంగా వైద్యవిద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు కళాశాలలో కోటి దాటి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి నిర్ణయాలతో రాష్ట్రంలోని బడుగుబలహీన వర్గాలకు తీరని నష్టం వాటిల్లనుంది. ప్రైవేటు కళాశాలలుగా మారితే బడా బాబుల కుటుంబాలకే వైద్యవిద్య పరిమితం కానుంది.

మెడిసిన్ సీటుకోసం ఎదురుచూస్తున్నాం



“నా చెల్లెలు ఇటీవల నీట్ రాసి ఎంబీబీఎస్ సీటు కోసం ఎదురు చూస్తోంది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో వివరాలు నమోదు చేసింది. సీటు వివరాలు ఇంకా తెలియలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలకు అనుమతులు ఉంటే మెడిసిన్ సీటు సులభంగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కొన్ని మెడికల్ కళాశాలలకు అనుమతులు నిరాకరించిందని, మరి కొన్ని ప్రైవేటు పరంచేసిందని అంటున్నారు. దీంతో మెడిసిన్ సీటు విషయంలో ఆందోళన మొదలైంది. – ప్రకాష్, ముడిపల్లి, నగరి మండలం

“

బాధాకరం..



ఈ ఏడాది రాష్ట్రంలో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయని అంతా భావించారు. అయితే అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది ఎస్వీ రీజియన్ పరిధిలో పులివెందుల, మదనపల్లె, ఆదోని, ఏయూ రీజియన్ పరిధిలో పాడేరు, మార్కాపురం ఈ ఐదు కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. ఒక్కో మెడికల్ కళాశాలలో 150 సీట్లు చొప్పున ఐదు కళాశాలల్లో 750 సీట్లు కొత్తగా రాష్ట్రానికి వస్తాయని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. పులివెందుల కళాశాలకు 50 సీట్లకు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోవడం బాధాకరం. – చంద్రిక, నీట్ విద్యార్థి, తిరుచానూరు

ఇది సరికాదు



ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లపై వివక్ష చూపించడం సరైన విధానం కాదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో సీట్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అయితే ప్రస్తుతం ఆ కళాశాలల్లో సీట్లు రద్దు చేస్తారని చెబుతుంటే భయంగా ఉంది. నా చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలన్నది కోరిక. అదే విధంగానే కష్టపడి చదువుతూ వస్తున్నాను. పేద, మధ్య తరగతికి చెందిన నాలాంటి విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా సీట్లు రద్దు చేయడం సరైన విధానం కాదు. – యాసిని, నీట్ విద్యార్థిని, చిత్తూరు.

అనుమానాలు కలుగుతున్నాయి



ఉన్న ఫలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో కేటాయించిన సీట్లను ప్రస్తుతం వెనక్కు తీసుకోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు చేయాలే తప్ప అన్యాయం చేయకూడదు. నాలాంటి వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీటు దొరకడమనేది ఎంతో అదృష్టం. నీట్ పరీక్ష రాసి సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్న మాకు అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదు. – మౌనిషా, నీట్ విద్యార్థిని, చిత్తూరు

తుమ్మలగుంటలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

- శరవేగంగా ఏర్పాట్లు
- 16న పూర్ణాహుతితో ముగియనున్న ఉత్సవాలు

తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యాన్ని ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో పవిత్రోత్సవాల నిర్వహణను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. 13వతేదీ సాయంత్రం 6 గంటలకు యాగశాలలో అంకురార్పణ చేస్తారు. 14న ఉదయం 9 గంటలకు పవిత్రాల ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా చేపడతారు. 15న ఉదయం 9.30 గంటలకు ఆలయంలోని మూలమూర్తితో పాటు పరివార దేవతలు, ఉత్సవర్లు, ధ్వజపీఠం, గరుడాళ్వార్‌కు పవిత్ర సమర్పణ చేస్తారు. 16న సాయంత్రం 5.15 గంటలకు యాగశాలలోని హోమగుండంలో పూర్ణాహుతి సమర్పించి ఉత్సవాలను ముగిస్తారు. నాలుగు రోజుల పాటు సాగే పవిత్రత్సోవాలకు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.



తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయం

దోషాల నివారణకే పవిత్రోత్సవాలు

ఆలయంలో జరిగే దృష్టి, మైల, వాస్తు, గ్రహ, గోచార, నక్షత్ర, క్రియా, మంత్ర దోషాలను నివారణకు ఏడాదికోసారి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. స్వామి వారి ఆలయంలో ఏడాది పాటు జరిగే చిన్నపాటి తప్పిదాలను పవిత్రాల సమర్పణతో శుద్ధి చేసినట్లవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలను తిలకించడానికి భక్తులు తరలిరావాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది

- మధ్య తరగతి కుటుంబ కథా చిత్రం 'చిన్న కథకాదు'
- సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్



మాట్లాడుతున్న చిన్న కథ కాదు మూవీ హీరోయిన్ నివేదా థామస్, చిత్ర యూనిట్ సభ్యులు

తిరుపతి కల్చరల్: మధ్య తరగతి కుటుంబ కథాంశంతో రూపొందించిన చిన్న కథ కాదు చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మరువలేనిదని చిత్ర యూనిట్ సభ్యులు కొనియాడారు. చిన్న కథ కాదు చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్రం యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి నుంచి చిత్రం విజయ యాత్ర ప్రారంభించింది. గురువారం తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. చిత్రం హీరో విశ్వదేవ్, హీరోయిన్ నివేదా థామస్, దర్శకుడు నందకిషోర్, నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడారు. చిన్న కథ కాదు చిత్రం షూటింగ్‌ను తిరుపతిలోనే ప్రారంభించి సుమారు 60 శాతం పూర్తి చేశామన్నారు. ఈ రోజు సక్సెస్ మీట్ తిరుపతిలో నిర్వహించడంఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ప్రేక్షకుల ఆదరణ లభించడం మహద్భాగ్యంగా భావిస్తున్నామన్నారు. చిత్రం ప్రదర్శించే థియేటర్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

ప్రతి భక్తుడికీ అమ్మవారి దర్శనం



జాతర నిర్వహణపై పోలీసులకు సూచనలు చేస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనా

- ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
- పోలేరమ్మ జాతర నిర్వహణపై అధికారులతో సమీక్ష

వెంకటగిరి రూరల్ : వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రతి భక్తుడికీ అమ్మవారి దర్శనం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం భవనంలో గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ వీవీ రమణయ్యతో కలిసి పలుశాఖల అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, దర్శనానికి రూ.100, రూ.300 టికెట్లతో పాటు ఉచిత దర్శన క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనా మాట్లాడుతూ జాతర సమయంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు మరో 20 సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, 20 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. 80 ఆర్టీసీ బస్సులను కేటాయించాలని తెలిపారు. అంతకమందు సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనా పోలేరమ్మను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, సీఐ ఏవీ రమణ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.



పోలేరమ్మ జాతర నిర్వహణకు సంబంధించిన జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు

నేటి నుంచి పవిత్రోత్సవాలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎస్‌వీఎస్ఎస్ మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులు, సిబ్బంది వల్ల జరిగిన పొరబాట్లను పోగొట్టేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని వెల్లడించారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 67,668 మంది స్వామిని దర్శించుకున్నారు. 23,157 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

సైన్స్‌ను శాస్త్రీయంగా బోధించాలి



మాట్లాడుతున్న డీవైఈఓ బాలాజీ

తిరుపతి ఎడ్యుకేషన్: నేడు విద్యాబోధనలో వస్తున్న మార్పులను అనుసరించి సైన్స్ పాఠ్యాంశాలను విద్యార్థులకు శాస్త్రీయంగా బోధించాలని తిరుపతి డీవైఈఓ బాలాజీ తెలిపారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో గురువారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇందులో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల నుంచి 40 మంది ఉపాధ్యాయులు, మెంటార్లకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా డీవైఈఓ పాల్గొని మాట్లాడారు. మూస పద్ధతిలో కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా బోధన చేయాలన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ డెప్యూటీ డైరెక్టర్ డి.వివేకవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణకు సంబంధించి 52 పాఠ్యాంశాలను తయారుచేసినట్లు తెలిపారు. ఇంట్లో నిత్యం వినియోగించే ఫ్యాను, గ్యాస్ స్టవ్, సిలిండర్, హెడ్ ఫోన్స్, ఐరన్ బాక్స్, థర్మామీటర్ వంటి పరికరాలు, వాటి నాణ్యతా ప్రమాణాలను లైవ్ డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ, ఆ సంస్థ ప్రమోషన్ ఆఫీసర్ కృష్ణవీర్ వర్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



తిరుపతి బులియన్

బంగారం :
24 క్యారెట్లు 10 గ్రాములు రూ.74,090
22 క్యారెట్లు ఒక గ్రాము రూ.6,708
వెండి:
హోల్‌సేల్ ధర (కిలో) రూ.85,500
రిటైల్ వెండి గ్రాము రూ.88.50

క్లుప్తంగా

స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇవ్వండి



ప్రత్యేక నైపుణ్యం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి అర్బన్: విద్యార్థులు చిన్నతనం నుంచే చదువులతోపాటు స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆయన గురువారం నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్‌లో స్కిల్ కాలేజ్ స్థాపించినట్టు తెలిపారు. ఆ కళాశాలలో డెమి చెఫ్ ది పార్టీ (కిచెన్ సూపర్‌వైజర్), రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణులైన యువతీ, యువకులకు సర్టిఫికెట్స్ అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో స్కిల్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, స్కిల్ డెవలప్‌మెంట్ రీజనల్ ఆఫీసర్ శ్యామ్‌మోహన్, జిల్లా అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

పంటపొలాలపై గజరాజుల దాడులు



ఏనుగుల దాడిలో దెబ్బతిన్న వరి పంట

చంద్రగిరి: మండల పరిధిలోని రంగంపేట అటవీ సమీప ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. కల్యాణి డ్యాం, ఫిల్టర్ హౌస్ సమీపంలో సుమారు 8 ఏనుగులు రంగంపేట గ్రామపంచాయతీ చెందిన రాగిమానుకుంట ఎస్టీ కాలనీలో రెండు ఎకరాలకు పైగా వరి పైరు, ఆవు మేత గడ్డి (సొప్ప)ను ధ్వంసం చేశాయని రైతు గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారి రవికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మృత్యు శకటం



కారుపై కంటైనర్ పడడంతో నుజ్జునుజ్జయిన వాహనం

''అయ్యా..నన్ను కాపాడండి. నా వల్ల కావడం లేదు. మీకు దండం పెడతా నన్ను బయటకు లాగండి.. మా నాన్న, మామ, డ్రైవర్ చనిపోయారు.. ఏం జరిగిందో అర్థం కావడం లేదు..'' అంటూ భాకరాపేట ఘాట్‌లో జరిగిన కంటైనర్ లారీ కింద కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రుడి ఆర్తనాదాలు.. మూడు గంటల పాటు అతడి ఆర్తనాదాలు ఆ దేవుడికి అయినా వినిపించాయో లేదో తెలియదు కానీ అక్కడ ఉన్న వారి గుండెను కదిలించాయి. శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్న వారిని కంటైనర్ లారీ రూపంలో మృత్యువు వెంటాడింది.

- తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులు
- భాకరాపేట ఘాట్‌లో వెళ్తుండగా కారుపై బోల్తా పడిన కంటైనర్ లారీ
- అక్కడికక్కడే ముగ్గురు మృతి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
- కారులో ఇరుక్కుని ముగ్గురు చనిపోగా, రెండున్నర గంటల పాటు క్షతగాత్రుడి ఆర్తనాదాలు
- మూడు గంటల తర్వాత క్రేన్ సాయంతో కంటైనర్ తొలగింపు
- మృతులంతా కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు చెందిన వారే
- పోలీసుల తీరుపై ప్రయాణికుల మండిపాటు



క్రేన్ సాయంతో కంటైనర్‌ను పక్కకు తీస్తున్న పోలీసులు





క్రేన్‌తో మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యం(ఇన్‌సెట్) గుమికూడిన ప్రయాణికులు

చంద్రగిరి: శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న వారిని భాకరాపేట ఘాట్‌లో టమాట లోడుతో వచ్చిన కంటైనర్ లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. చెన్నైకి టమాట లోడు వెళ్తున్న లారీ అదుపు తప్పి వీరి కారును బలంగా ఢీకొనడంతో సుమారు 100 మీటర్ల వరకు జారుకుంటూ వెళ్లింది. అయితే కారులో కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు సమీపంలోని హరిస్థల గ్రామానికి చెందిన ముని వెంకటరెడ్డి(55), మంజునాథ(38), డ్రైవరు రమేష్ మూర్తి(34), అక్కడికక్కడే చనిపోగా, తేజేస్ కుమార్ తీవ్రంగా గాయపడి ఇరుక్కుపోయాడు. అయితే మునివెంకటరెడ్డి కొడుకు తేజస్‌కుమార్, బామ్మర్ది మంజునాథ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అలాగే మృతి చెందిన వారిలో కారు డ్రైవర్ కర్ణాటకలోని గోలచిన్నెనహల్లికి చెందిన రమేష్ మూర్తి(34)గా గుర్తించారు. తేజేస్ కుమార్‌కు తీవ్రంగాయాలు కాగా, కంటైనర్ డ్రైవరు అల్లాఉద్దీన్ స్వల్ప గాయాలయ్యాయి.

మూడు గంటల పాటు శ్రమించి..!

రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీతో కంటైనర్‌ను తొలగించడానికి వీలు కాకపోవడంతో భారీ క్రేన్‌ను రప్పించి, క్షతగాత్రున్ని బయటకు తీశారు. అయితే మృతదేహాలను వెలికితీయడం కష్టతరంగా మారింది. దీంతో మరో క్రేన్‌ను రప్పించి కంటైనర్‌ను పక్కకు తొలగించి, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టమ్మీద బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.

పోలీసుల తీరుపై మండిపాటు..

ఘాట్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న భాకరాపేట పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఘటనా స్థలం చంద్రగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండడంతో అక్కడ నుంచి వారు వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆపై చంద్రగిరికి పోలీసులకు సమాచారం అందించారని, వారు వచ్చిన తర్వాత భాకరాపేట పోలీసులు తిరిగొచ్చారని ఆరోపించారు. మొదటే స్పందించి ఉంటే మరింత త్వరగా క్షతగాత్రుడిని బయటకు తీసేందుకు అవకాశం ఉండేదని, వారి నిర్లక్ష్య కారణంగా సుమారు రెండున్నర గంటల పాటు క్షతగాత్రుడు నరకం చూశాడంటూ మండిపడ్డారు.

రుయాలో అడుగడుగునా నిర్లక్ష్యమే..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రుడికి రక్తం కారుతున్నా కనీసం ప్రథమ చికిత్స వైద్యసిబ్బంది అలానే ఉండిపోయారు. అత్యవసర విభాగం నుంచి సిటీస్కాన్, ఎక్స్‌రే కోసం తేజస్ కుమార్‌ను తరలించారు. అతని వెంట ఒక నర్సు కూడా తోడు లేరు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెంది, ఇద్దరు తీవ్ర గాయాలతో రుయాకు వచ్చినా అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

మిన్నంటిన క్షతగాత్రుడి ఆర్తనాదాలు..

కనుమలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి అటు వెళ్లే ప్రయాణికులు స్వచ్ఛందంగా క్షతగాత్రున్ని రక్షించేందుకు శ్రమించారు. కంటైనర్‌లో టమాట లోడు అధికంగా ఉండడంతో ప్రయాణికులు టమాటలను బయటకు విసిరేశారు. క్రేన్ సాయంతో క్షతగాత్రున్ని కాపాడడంతో పాటు మృతదేహాలను బయటకు తీయడంలో ప్రయాణికులు మానవత్వం చాటుకున్నారు.



మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు



ఘటనా స్థలిలో మృతదేహాలను తీసుకొస్తున్న దృశ్యం

భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం..

కంటైనర్, కారు బోల్తా పడడంతో వాటిని తొలగించడానికి చాలా సమయంలో పట్టింది. అయితే ఘాట్ కావడంతో వేరే దారి లేక వందలాది వాహనాలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దానికితోడు మొబైల్ సిగ్నల్ రాకపోవడంతో జనం ఏం జరిగిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. చివరికి తీవ్రంగా శ్రమించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.



భారీగా నిలిచిపోయిన వాహనాలు

వరద బాధితులకు ఉద్యోగుల సాయం

- మెప్మా పొదుపు సంఘాల నుంచి వసూలు
- రూ.4,34,500 చెక్కును అందించిన మెప్మా సిబ్బంది



కలెక్టర్ వెంకటేశ్వర్‌కు చెక్కును అందిస్తున్న మెప్మా పీడీ రాధమ్మ



కలెక్టర్‌కు చెక్కును అందిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ విజయకుమార్

తిరుపతి అర్బన్: విజయవాడ వరద బాధితులకు ఉద్యోగుల సాయం కొనసాగుతోంది. ఆయా విభాగాలకు చెందిన జిల్లా అధికారులు ఉద్యోగుల నుంచి నగదు వసూలు చేసి చెక్కు రూపంలో కలెక్టర్ వెంకటేశ్వర్‌కు అందిస్తున్నారు. అందులో మెప్మా(పట్టణాభివృద్ధి సంస్థ) పీడీ రాధమ్మ నేతృత్వంలో పొదుపు సంఘాల సభ్యుల నుంచి రూ.4,34,500 వసూలు చేసి గురువారం చెక్కును కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకరోజు మెప్మా ఉద్యోగుల జీతాన్ని వరద బాధితులకు కేటాయించడంతో పొదుపు సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ విజయకుమార్ నేతృత్వంలో రూ.44 వేలు, ఖజానా అధికారి లక్ష్మీకర్‌రెడ్డి రూ.10 వేలు, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ తరపున వారి ప్రతినిధులు రూ.20వేలు చెక్కును కలెక్టర్‌కు అందించారు.

ఆటోతోపాటు బాలుడి అదృశ్యం

- 18 నెలల కొడుకుతో కలిసి బయటకు వెళ్లిన తండ్రి కైలాష్
- ఇంటికి వస్తుండగా మధ్యలో ఐస్‌క్రీం కోసం వెళ్లిన తండ్రి
- ఆటో దిగి తీసుకొచ్చేలోపు ఆటో, బాలుడు మాయం
- ముమ్మరంగా గాలిస్తున్న ఈస్ట్ స్టేషన్ పోలీసులు

తిరుపతి క్రైమ్: నగరంలో 18 నెలల బాలుడు అదృష్టమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పద్మావతిపురంలో గూర్ఖాగా పనిచేస్తున్న కైలాష్ శ్రీనివాసపురంలోని గోకుల్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం కైలాష్ ఉదయం 8 గంటలకు అతని కుమారుడు 18 నెలల బాలుడైన బాలాజీతో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద మరో స్నేహితుడితో కలిసి పూటుగా మద్యం తాగాడు. అక్కడి నుంచి తన కుమారుడితో కలిసి ఆటోలో శ్రీనివాసపురానికి బయలుదేరగా, మార్గమధ్యలోని తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ వద్ద బాలుడు ఐస్‌క్రీమ్ అడగడంతో తేవడానికి ఆటో దిగి వెళ్లాడు. తిరిగి ఐస్‌క్రీమ్ తెచ్చేలోపు ఆటో, బాలుడు కనిపించలేదు. చుట్టుపక్కలంతా బాలుడి కోసం కలియ తిరిగాడు. కనిపించకపోవడంతో కైలాష్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు తప్పిపోయినప్పుడు బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బనియన్, బ్లూ కలర్ నిక్కర్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిస్తే 9440796748, 9440796749 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

నాలుగు బృందాలు ముమ్మర గాలింపు

బాలుడు ఆచూకీ కోసం పోలీసులు నగరంలోని ప్రధాన సర్కిళ్లలో ఉన్న కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. చివరగా ఆటో ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని టీవీఎస్ షోరూం సర్కిల్ వద్ద కనిపించినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, విష్ణు నివాసం, శ్రీనివాసంతో పాటు అన్ని ఆటో స్టాండ్ల యూనియన్ లీడర్లతో కలిసి పోలీసులు ఆరా తీస్తున్నారు.

లాయల్‌గా మమ్మల్ని రోడ్డున పడేస్తారా..!

- లాయల్ పరిశ్రమ ఎదుట మహిళా కార్మికుల ఆందోళన
- నోటీసులు ఇవ్వకుండానే లాకౌట్ ప్రకటించడంతో ఆగ్రహం
- ఫ్యాక్టరీ యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారుల చర్చలు
- న్యాయం చేస్తామని ప్రకటించిన పరిశ్రమ ప్రతినిధులు
- ఆందోళన విరమించిన కార్మికులు



కార్మికులతో కలిసి లాయల్ పరిశ్రమ వద్ద ధర్నా చేస్తున్న కార్మిక సంఘ నాయకులు

నాయుడుపేట టౌన్ : నోటీసులు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించిన నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలో ఉన్న లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ వద్ద మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. వారం కిందట లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందన్న కారణం చూపుతూ యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పరిశ్రమ యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీలో గార్మెంట్, స్పిన్నింగ్, ఈవింగ్, ఏరోస్, ఓఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫాంహౌస్ విభాగాల్లో సుమారు 1500 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే పరిశ్రమకు నష్టాలు వస్తున్నాయని చెబుతూ యాజమాన్యం జనవరి నెల నుంచి ఒక్కో విభాగాన్ని మూసివేస్తోంది. ఈ క్రమంలో వారం కిందట పరిశ్రమను పూర్తిస్థాయిలో మూసివేస్తామని లాక్ అవుట్ ప్రకటించారు. రెండేళ్ల కిందట డీఆర్‌డీఏ ద్వారా ప్రభుత్వం శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన 15 మంది యువతులు ఏజెన్సీ తరపున ఇక్కడ చేరారు. అయితే లాకౌట్ ప్రకటించిన వారం రోజుల నుంచి తమకు సక్రమంగా భోజనం కూడా పెట్టడం లేదని, వసతి గృహంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ తమకు నరకం చూపిస్తున్నారని వారు మీడియా ముందు వాపోయారు.

ఆందోళనలు ఉధృతం చేస్తాం

లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎగుదాల విజయ కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి ముకుంద తదితర కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ విషయంపై నెల్లూరు జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సురేష్, నాయుడుపేట కార్మిక శాఖ అధికారి అనిల్ పరిశ్రమ హెచ్‌ఆర్‌తో చర్చలు జరిపారు. అయితే కార్మికులు పరిశ్రమలో చేరేటప్పుడే ఒక నెలకే నోటీసు పీరియడ్‌లో సంతకాలు పెట్టి ఉండడం, పరిశ్రమను ఓ ట్రస్టు పేరిట నిర్వహిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. కనీసం నెల ముందు అయినా కార్మికులకు నోటీసులు ఇవ్వకుండా లాక్ అవుట్ ప్రకటించడం చట్ట విరుద్ధమని అధికారులు పరిశ్రమ ప్రతినిధులను హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన ఫ్యాక్టరీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేసేలా చర్యలు చేపడతామని యాజమాన్య ప్రతినిధులు కోరారు. దీంతో కార్మికులు ధర్నా విరమించారు.

ముందే చెప్పాడు.. చంపాడు



మృతదేహాన్ని పరిశీలిస్తున్న రాపూరు సీఐ విజయకృష్ణ (ఇన్‌సెట్) వెంకటేశ్వర్లు (ఫైల్)



హత్యకు పాల్పడిన శివాజీ

- తల్లిని వదిలేశాడని తండ్రిపై కోపం పెంచుకున్న తనయుడు
- ఇంట్లో నిద్రపోతున్న తండ్రిపై బండరాయితో మోదీ హత్య

సైదాపురం: ''నిన్ను ఏదో రోజు తండ్రి అని కూడా చూడను..చంపేస్తా'' అంటూ చెబుతూ తిరిగే ఓ కొడుకు నిజంగానే తన తండ్రిని చంపేసిన ఘటన సైదాపురంలో వెలుగు చూసింది. రాపూరు సీఐ విజయకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని మొలకలపూండ్ల గ్రామానికి చెందిన పాలేపు వెంకటేశ్వర్లు (53), పాలేపు బుజ్జమ్మ దంపతులకు కొడుకు శివాజీ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కలహాల నేపథ్యంలో కొన్నేళ్లుగా బుజ్జమ్మ కొడుకు శివాజీ, కోడలు, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తన తల్లిని వదిలేసిన తండ్రి వెంకటేశ్వర్లును చంపేస్తానని అందరితో చెబుతూ ఉండేవాడు. లారీక్లీనర్‌గా పని చేసే వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనంలో పాల్గొని తెల్లవారుజామున ఇంటికి వచ్చి నిద్రపోతున్నాడు. ఈ విషయం తెలిసి శివాజీ ఇంటికి వెళ్లి తండ్రి తలపై బండరాయితో మోది చంపేశాడు. చుట్టుపక్కల వారు శివాజీని మందలించగా తనకేమీ తెలియదని మొదట బుకాయించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ క్రాంతికుమార్, రాపూరు సీఐ విజయకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం ఉన్న ఆనవాళ్ల ఆధారంగా వెంకటేశ్వర్లును కొడుకు శివాజీ హత మార్చినట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నగలు కాజేసిన కిలేడీలు

- శుభకార్యానికి వెళ్తున్న మహిళ పర్సులోని 73 గ్రాముల నగలు చోరీ
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు



రేణిగుంట పోలీస్ స్టేషన్ వద్ద నగలు పోగొట్టుకున్న మహిళలు

రేణిగుంట: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులోని బంగారు ఆభరణాలను ప్రయాణికుల రూపంలో వచ్చిన మరో ఇద్దరు మహిళలు తస్కరించిన ఘటన రేణిగుంటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. వడమాలపేట మండలం చెర్లోకండ్రిగకు చెందిన లోకేష్ భార్య ఒకేసా తన సమీప బంధువు రూప పేరిట బ్యాంకులో తనఖా పెట్టిన నగలను విడిపించుకుని గురువారం రేణిగుంట పాత చెక్‌పోస్టు కూడలికి చేరుకుంది. అక్కడ ఒకేసాకు ఆభరణాల కవరును అందజేసింది. వీరిద్దరితో పాటు సమీప బంధువులైన మరో ముగ్గురు కలసి ఏర్పేడు మండలం బాలకృష్ణాపురంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లేందుకు షేర్ ఆటో ఎక్కారు. వారితో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా చెక్‌పోస్ట్ కూడలిలో అదే ఆటో ఎక్కారు. గుత్తివారిపల్లి దాటాక ఓ డాబా వద్ద ఆ ఇద్దరు మహిళలు దిగేశారు. అయితే కాసేపటికి ఒకేసా తన బ్యాగును చూడగా బంగారు ఆభరణాల పర్సు కనిపించలేదు. దీంతో బాధితురాలు రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు మహిళలే ఆటోలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ చిల్లర కాయిన్లు కింద పడేసి తమ దృష్టి మరల్చి బ్యాగులోని నగల పర్సును కొట్టేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మూడు ఇసుక లారీల పట్టివేత

చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని బీఎస్ఆర్‌పేటలో బుధవారం అర్ధరాత్రి ఆర్టీఓ చిన్నయ్య మూడు ఇసుక లారీలను పట్టుకున్నారు. ఆయన సిబ్బందితో కలిసి బీఎస్ఆర్‌పేట చెక్‌పోస్టు వద్ద కాపు కాసి 60 టన్నులు కలిగిన మూడు ఇసుక లారీలను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ లారీలను పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన లారీలు తమిళనాడుకు తరలిస్తున్నారని, పట్టుబడిన లారీ డ్రైవర్లు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు కాలేదని తెలిసింది. మైనింగ్ శాఖ అధికారులు జరిమానా వేయనున్నట్లు సమాచారం. పట్టుబడిన ఒక లారీ ఇసుక విలువ తమిళనాడులో రూ.1.20 లక్షలు పలుకుతోందని ఇసుక వ్యాపారులు చెబుతున్నారు.